Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 59

(Mar. 4, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 59

(Mar. 4, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 4—3—47 మంగళవారం [సంచిక 59

తెభాగా ఉద్యమంలో రైతులపై కాల్పులు

6 గురి మరణం : వారిలో ఒక స్త్రీ

జల్పాయిగురి, మార్చి 2

నియారామ్‌తారీ అనే గ్రామంవద్ద పోలీసులు రైతాంగం మీద తుపాకులు కాల్చారనీ, 6 గురు రైతులు మరణించారనీ, వారిలో ఒక స్త్రీ కూడా వున్నదని తెలుస్తోంది. తెభాగా వుద్యమ సందర్భంలో కాల్పులు జరిగాయనేగాని వివరాలు తెలియలేదు. ఈ సందర్భంలో 11 గ్రామాల్లో 144 సెక్షన్ ప్రకటించబడింది.

జాతీయ నృత్యాలపై [illegible]

బొంబాయిలో [illegible]

[illegible]

అఖిలభారత ప్రజానాట్యమండలి [illegible] ప్రదర్శించబోయే నృత్యాలను మూడింటిని (కాశ్మీర్ పోరాటం, [illegible] తిరుగుబాటు, మతకలహాలు) [illegible] బొంబాయి ప్రభుత్వం నిషేధించింది.

పంజాబ్ మంత్రివర్గం రాజీనామానిచ్చింది

లీగుకు అవకాశమివ్వాలని ఉద్దేశం

పార్టీలపోటీలు పెంచాలనే అట్లీ ప్రకటన ఫలితం

ఖిజర్ హయత్ ఖాన్ ప్రకటన

లాహోరు, మార్చి 3

పంజాబు ప్రధాని సర్ ఖిజర్ హయ్యత్ ఖాన్ తివానా తన మంత్రివర్గం రాజీనామాను గవర్నరుకు అందజేశాడు. రాజీనామానిస్తూ హయత్‌ఖాన్ ఇలా ప్రకటించాడు :

"బ్రిటిష్ ప్రకటనతో, రాష్ట్రంలోని పార్టీలు వాస్తవ పరిస్థితులను ఎదుర్కొని, దేశ సమస్యలను పరిష్కరించవలసిన సమయం వచ్చింది. లీగు సభ్యులులేని కొయలిషన్ ప్రభుత్వాన్ని యిదివరలాగే సాగిస్తూవస్తే ఇరుమతాలమధ్య సమాధానానికి విఘ్నం ఏర్పడవచ్చును.

"రాజ్యాంగ సమస్య నేడు ప్రాముఖ్యతకు వచ్చింది. ముస్లిములపక్షంగా ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత ముస్లిం మెజారిటీ పార్టీకి సంక్రమించాలి. ఇది నేనింతవరకు అనుసరిస్తూవచ్చిన విధానానికి అనుగుణమైనదే.

"[illegible] కొయలిషన్ ప్రభుత్వాన్ని నేను ఏర్పరచినప్పుడు అన్ని మతాలవారు కలిసి రాష్ట్రపాలన సాగించడం మంచిదని భావించాను. ఇక రాజ్యాంగ సమస్య విషయంలో నేను ముస్లిం వాంఛలను ఎప్పుడూ బలపరుస్తూ వున్నట్లు స్పష్టపరిచాను. కొయలిషన్‌లోని పార్టీలు ఎవరికిష్టం వచ్చిన దృక్పథాన్ని వారు అనుసరించవచ్చును. ఈ కొయలిషన్ మూలంగా మత సమస్య పరిష్కారం మరింత కఠినమవుతుందని ఆశించాను.

మతవిభేదాలు తగ్గలేదు

"కాని మతవిభేదం అనాడున్నట్లే నేటికి ఉందని ఒప్పుకోక తప్పదు. ఇప్పటికైనా కొయలిషన్ ప్రభుత్వం నడిపి ఉండవచ్చును. కాని, బ్రిటిష్ ప్రభుత్వ ప్రకటన రాష్ట్ర రాజ్యాంగ సమస్యలకున్న హద్దులను తొలగించివేసింది.

"బ్రిటిష్ ప్రభుత్వం పంజాబు రాష్ట్రప్రభుత్వానికే అధికారం అప్పగించడం అవసరమనుకొన్నట్టయితే, అన్నిపార్టీలు ఒకపాలనా పద్ధతిని ఏర్పాటుచేసి స్వతంత్రాధికారాన్ని పరిగ్రహించే స్థితిలో ఉండాలి."

ఇలాంటి సమయంలో ముస్లిం మెజారిటీ పార్టీ అయిన లీగుకు అవకాశ మివ్వాలని హయత్‌ఖాన్ ఇలా అన్నాడు :

"కాబట్టి నేను నా మంత్రివర్గం రాజీనామాను గవర్నరుకు ఇచ్చాను. నేను, నా ముస్లింమంత్రులు ముస్లిం స్వయంనిర్ణయ వాంఛను బలపరుస్తుంటామని వేరే చెప్ప నవసరంలేదు. మత సామరస్యానికి పాటుబడతానని వేరే చెప్పనవసరంలేదు."

లీగు మంత్రివర్గం ఏర్పడుతుంది

లాహోరు, మార్చి 3

పంజాబ్ లీగు అసెంబ్లీ పార్టీనాయకుడు మందాత్‌ఖాన్ (పూర్వం మంధాతు నవాబు)ను గవర్నర్ ఆహ్వానించాడు. మందాత్‌ఖాన్ గవర్నరుతో సంప్రతించిన తర్వాత విలేఖరులతో ఇలా అన్నాడు :

"నేను మంత్రివర్గం ఏర్పరుస్తానని గవర్నరుకు తెలియజేశాను. నా మంత్రివర్గంలోని వారిజాబితాను తర్వాత అందజేస్తాను."

కాంగ్రెస్‌పార్టీ సంప్రతింపులు

కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ నాయకుడు ఈ పరిస్థితిని కాంగ్రెస్ వర్కింగుకమిటీ నాయకులకు తంతిద్వారా తెలిపాడు. కాంగ్రెస్‌పార్టీ సమావేశం జరిగింది. చర్చలు సాగుతున్నవి.

అసెంబ్లీ పాంథిక్ (సిక్కు)పార్టీ నాయకుడు సర్దార్ స్వర్ణసింగు, కాంగ్రెసుపార్టీ నాయకుడు సచార్ గవర్నరుతో సంప్రతించారు.

హయ్యత్‌ఖాన్ రాజీనామా విచ్చినందుకు జిన్నా సంతోషాన్ని వెలిబుచ్చాడు.

బడ్జెట్ సమావేశం వాయిదా

పంజాబు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం నేడు చర్చసాగించకనే వాయిదాపడింది. ఒక యూనియనిస్టు పార్లమెంటరీ కార్యదర్శి (మియా [illegible]) లీగులో చేరాడు.

బ్రిటిష్‌పాచిక పారుతున్నది

పంజాబులో సంవత్సరంక్రిందట యూనియనిస్టులు, కాంగ్రెస్, అకాలీలుకలిసి ఈ కొయలిషన్ ప్రభుత్వాన్ని ఏర్పరచారు. అప్పుడు ముస్లింలీగు, కాంగ్రెస్ కలిసి కొయలిషన్ ఏర్పరచాలన్న ప్రయత్నం విఫలమయింది.

మొన్నటి పంజాబులీగు నడిపిన ఉద్యమంకూడ, ఎలాగైనా లీగుప్రభుత్వం ఏర్పరచడానికి ఒత్తిడి తెచ్చేందుకేనని సూచనలు వచ్చాయి.

బ్రిటన్ ఏరాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారం అప్పగిస్తామని చేసిన విచ్ఛిన్నకర ప్రకటనతో 'ఆ సూచనలకొక స్వరూపం వచ్చింది.

లీగు ప్రభుత్వాలిప్పుడు కేవలం బెంగాలు, సింధు రాష్ట్రాలలో మాత్రమే ఉన్నవి. పంజాబునుకూడ చేర్చుకోవాలని లీగు నాయకులు చాలరోజులుగా ప్రయత్నిస్తూ వచ్చారు. ఇప్పుడు లీగు నాయకులకూ, బ్రిటిష్ తొత్తుగా ఉంటూవచ్చిన హయ్యత్ ఖానుకూ ఏదో సమాధానం కుదిరిందని స్పష్టంగానే కనబడుతూంది.

బ్రిటిష్ ప్రకటన పార్టీలమధ్య విభేదాలు మరింత పెంచడానికే పనికివస్తుందనేందుకు ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. పార్టీల పెనుగులాట మరింత బలపడి, బ్రిటిష్ పెత్తనానికి కావలసినంత అవకాశం ఏర్పరచుకోవడమే అట్లీ ప్రకటనలోని అంతర్యం. అంతేగాని భారతదేశాన్ని విడిచివెళ్ళడం కానేకాదని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

నేడు పంజాబులోని పార్టీలబలం

(1) ముస్లింలీగు 80; (2) కాంగ్రెస్ 50; (3) అకాలీసిక్కులు 23; (4) యూనియనిస్టులు 22—మొత్తం 175.

సింధు స్వతంత్ర రాజ్యాంగం

జిన్నాకు సింధు మంత్రి లేఖ

కరాచీ, మార్చి 2

జనాబ్ జిన్నాకు సింధు విద్యామంత్రి పీర్ ఇల్లాహిబక్షి ఒక లేఖ వ్రాస్తూ ఇలా సూచించాడు:

"1938 జూన్ నాటికి అధికారాన్ని భారతీయులకు అప్పగిస్తామని బ్రిటన్ ప్రకటించింది. ఇప్పుడు సింధును సర్వ స్వతంత్ర రాజ్యంగా ఏర్పరచే కొత్తరాజ్యాంగచట్టాన్ని నిర్మించాలని సూచిస్తున్నాను.

"మిగతా ముస్లింరాష్ట్రాలకుకూడ రాజ్యాంగ చట్టాలను తయారుచేసేందుకు ప్రత్యేక కమిటీలను నియమించాలని కోరుతున్నాను."

ప్రజావాంఛకు జలాంజలి

రాజ్యాంగసభకు, సంస్థాన ప్రతినిధులు [illegible]

సగంమంతు ఎన్నిక - మిగతావి నామినేషన్ [illegible]

కాంగ్రెస్-సంస్థానాధిపతులకు రాజీకుదిరింది

న్యూఢిల్లీ, మార్చి 2

రాజ్యాంగ నిర్మాణసభ కార్యదర్శి, నరేంద్రమండలి కార్యదర్శి ఈ క్రింది సంయుక్త ప్రకటనను చేశారు :

"రాజ్యాంగ నిర్మాణసభ నియమించిన సంస్థానాల కమిటీ, నరేంద్రమండలి నియమించిన రాయబారసంఘమూ కలిసి జరిపిన చర్చలు ఈరోజు ముగిశాయి. సంస్థానాలకు స్థానాలను ప్రత్యేకించే విషయంలో కార్యదర్శులు మాదిరి [illegible] అంగీకరించాము : అవసరమైన [illegible] చిన్న మార్పులను చేసే [illegible] పార్టీలకు అధికారమిచ్చాము.

"రాజ్యాంగసభకు వచ్చే [illegible] నిధులలో మొత్తానికి యాభై మందికి [illegible] కాకుండా, సంస్థానాలను [illegible] కోవలసిన సభ్యులే ఎన్నికోవాలి. [illegible] సభలు లేనిచోట్ల మిగత సభల [illegible] వాలి. సంస్థానాల శాసనసభల [illegible] సభ్యత్వంలో సగానికిపైగా ఎన్నుకోబడిన సభ్యులుండేట్టు సంస్థానాధిపతులు [illegible] త్నించాలి. అని ఈ కమిటీలు [illegible] కరించాయి.

వివరాల పూర్తికి మరొక కమిటీ

"పైన చెప్పిన మార్పులను [illegible] గ్గాలను పరిశీలించి సలహా [illegible] క్రిందికమిటీని నియమించాము.

(1) డాక్టర్ పట్టాభి, (2) సర్ [illegible] స్వామి అయ్యంగార్, (3) సర్ [illegible] కృష్ణమాచారి, (4) సర్ మణ్రావ్ [illegible] (5) సర్ వి. యస్. రావు, (6) [illegible] మకబూల్ మహ్మద్ (7) [illegible] అయ్యంగార్.

"సంస్థాన రాయబారకమిటీ [illegible] లను ఆమోదించడంకోసం త్వరలో [illegible] మండలి సాధారణ సమావేశం [illegible] తుంది."

సంస్థానాధిపతుల [illegible]

పై నిర్ణయాలను సంస్థానాధిపతుల [illegible] సంఘమూ, స్థాయిసంఘమూ [illegible] సాధారణ సమావేశం ఏప్రిల్ మొదటి [illegible] వారంలో జరుగుతుంది.

సంస్థానప్రజామండలి కోరికలను కాంగ్రెస్ వదిలివేసింది

సంస్థాన ప్రజాకోటికి ప్రతినిధిగా [illegible] చేస్తున్న సంస్థాన ప్రజా మహాసభ [illegible] నియమించిన ఉపసంఘాలు స్పష్టంగా [illegible] నిర్ణయాలను పూర్వమే ప్రకటించింది.

రాజ్యాంగ నిర్మాణ సభలో [illegible] సంస్థాన ప్రతినిధులందరిని ప్రజలే ఎన్ను[illegible] వాలని స్పష్టపరిచింది. కాంగ్రెసునాయకులు [illegible] అలా ఎన్నో ప్రకటనలు కూడా చేశారు.

ఈనాడు ఇలా రాజీపడ్డారంటే, సంస్థాన ప్రజల కోరికలను గాలికి వదిలివేసినట్లే. సంస్థానాలలో వున్న శాసనసభలు [illegible] మాత్రమైనవి. ఓటింగు హక్కు [illegible] మందికో ఉండింది. అవి [illegible] ఓటింగుతో ఎన్నుకోబడిన సభ్యులు [illegible] తక్కువగా ఉంటారు. ఆ శాసనసభ [illegible] రాజాగారు నియమించినవారే [illegible] అలాంటి సభ ద్వారా ప్రతినిధులను ఎన్ను[illegible] కోవడమే అసలు ప్రజాస్వామిక [illegible] తిలోదకాలివ్వడమవుతుంది.

పైగా వచ్చే ప్రతినిధులలో సగంమంది మాత్రమే ఎన్నుకోబడాలని, మిగతా సగం బ్రిటిష్ తొత్తులయిన నిరంకుశ ప్రభువులు నియమించవచ్చుననీ అంగీకరించడం [illegible] "స్వతంత్ర రిపబ్లిక్" రాజ్యాంగాన్ని [illegible] సరాసరి తుక్కులయిన ప్రతినిధులతో [illegible] నిర్మించడం సాధ్యంకాదు.

ప్రజలమాటే మరిచారు

'ప్రజారక్షణ' బిల్లు సమర్థించే కాంగ్రెస్‌వాదులకు కామ్రేడ్ పిల్లలమర్రి హెచ్చరిక

మదరాసు అసెంబ్లీలో ఆర్డినెన్సు బిల్లుపైచర్చ

మద్రాస్, మార్చి 1

నేడు 'ప్రజారక్షణ' బిల్లును సెలెక్టుకమిటీకి పంపించాలంటూ ఒకతీర్మానాన్ని ప్రధాని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బిల్లుపైచర్చజరిగేప్పుడు సభ్యులు తెలిపేభావాలు నేడుడిటెన్షన్‌లోను, కేసులలోను వున్న 216 మందికి న్యాయం జరగకుండా చేసేటందుకు అవకాశం కలిగిస్తాయిగనక బిల్లును ప్రవేశపెట్టకూడదని కమ్యూనిస్టుసభ్యుడు కామ్రేడ్ పి. వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. స్పీకరు అభ్యంతరాన్ని త్రోసివేశారు.

ప్రకాశంగారు బిల్లును ప్రవేశపెడుతూ ఆర్డినెన్సులో కొద్ది మార్పులుచేసి, బిల్లుగా ప్రవేశపెడుతున్నామన్నారు. ఇంగ్లీషువాళ్ళ పద్ధతిలో ఒక సలహా సంఘాన్ని కూడా వేశామన్నారు. డిటెన్యూలకు నేరారోపణ పత్రాలనివ్వడం ప్రభుత్వ బాధ్యతగా చేశామన్నాడు.

హమీద్‌ఖాన్ బిల్లును సెలెక్టుకమిటీకిపంపే తీర్మానానికి సవరణను పెడుతూ, "బిల్లు అనవసరము, ప్రమాదకరము, దురుద్దేశపూర్వకము"నని ఖండించారు. పౌరహక్కులను హరిస్తూందనీ, స్వాతంత్ర్య కాముకుడెవ్వడూ అటువంటి బిల్లును చట్టపుస్తకాలలో వుండడాన్ని సహించలేడనీ చెప్పాడు.

ప్రజాభిప్రాయం ఇంత వ్యతిరేకంగా ఉన్న బిల్లును ప్రజామంత్రులు ఎందుకు చేయాలో అర్థంకావడంలేదని చిన్న ఖిజార్ వ్యతిరేకించారు.

సీతాసాహెబ్ ఇంతవరకున్న చట్టాలే చాలుననీ, బిల్లు అనవసరమనీ అన్నారు. సామాన్య పోలీసులకు కూడ అపరిమితాధికారాలు బిల్లువలన సంక్రమిస్తున్నాయనీ, రాజకీయ పార్టీల హక్కులకు అభ్యంతరం చెప్పే అవకాశం ప్రభుత్వానికిస్తూందనీచెప్పి అలోపాలు సవరిస్తే బిల్లు తనకిష్టమేనన్నాడు.

బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించిన పాటిగా కూడా నేటి ప్రభుత్వం శాంతిని నెలకొల్పలేకపోయిందనీ, వీరు అసమర్థతను అంగీకరించి ప్రభుత్వంనుండి తప్పుకోడం మంచిదనీ వి. భోకర్ అన్నారు.

బిల్లు పౌరహక్కులను మూలచ్ఛేదం చేస్తూందని మజీద్ ఖండించారు.

కాంగ్రెస్‌లోవున్న 'ముజాహిదీ' దేశంలోని కల్లోలాలకి కారణం అని అబ్దుల్ సలామ్, ప్రధానమంత్రి పార్టీలో గౌరవ - ప్రవర్తన గలవారే లేకపోవడం (స్పీకరు ఒత్తిడివలన ఈ మాటను ఉపసంహరించుకున్నారు) ఈ కల్లోలాలకు కారణం అని అన్వర్ సాహెబ్‌గార్లు కాంగ్రెస్ అసెంబ్లీ పార్టీలోగల విభేదాలను వెక్కిరించారు.

రజాఖాన్ బిల్లును వ్యతిరేకిస్తూ బిల్లులోని ప్రెస్ సెన్సార్‌షిప్ అధికారాలు పత్రికలకు తాళం వేయించేటట్లున్నాయని ఖండించారు.

కామ్రేడ్ పిల్లలమర్రి ఖండన

కామ్రేడ్ పిల్లలమర్రి ఈవిధంగా బిల్లును ఖండించారు :

"ఆర్డినెన్సులో పెద్దమార్పులు లేకుండానే బిల్లురూపంలో తెచ్చారు. మార్పల్లా సలహా కమిటీని వెయ్యడం ఒక్కటే [illegible]. ఈ కమిటీని వేసేదెవరు? ట్రిబ్యునల్ నే ఎందుకు వేయరాదు? ఈ బిల్లు కేవలం మిరాశీదారుల, పెట్టుబడిదారుల స్వప్రయోజనాలను రక్షించేటందుకే చేయబడుతూంది. ప్రజల ఆర్థికకష్టాలను తొలగించే ప్రజావుద్యమాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీనిని బలపరుస్తూన్న కాంగ్రెసువాదులు ప్రజాక్షేమాన్ని గుర్తించడం లేదు. ప్రజాభిప్రాయం తెలుసుకొనేటందుకు ఈ బిల్లును ఎందుకు బయటపెట్టరు? విచారణ లేకుండా వ్యక్తులను నిర్బంధించడం ప్రజాతంత్ర విరుద్ధం. నేడు మలబారులో పోలీసు రాజ్యమేగాని కాంగ్రెస్ రాజ్యం లేదు. మలబార్ స్పెషల్ పోలీసుల దురంతాలను గురించి ఎన్నో విషయాలు బయటపడ్డా, నిజం తెలుసుకొనేటందుకు విచారణ ఎందుకు చేయరు? పోలీసు దురంతాలను బయటపెట్టినందుకు కమ్యూనిస్టు పత్రికలపై 'విషేధాలు' పెడుతున్నారు. పోలీసు దుశ్చర్యలు బయటపెట్టడం తప్పా? ప్రజాక్షేమంకోరకు పనిచేస్తూన్న కమ్యూనిస్టుల, కార్మిక నాయకుల పౌరహక్కులను హరించడానికే ఈ బిల్లు చేస్తున్నారు." (మిగతా [illegible])

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

జూట్ మిల్లు లాకౌటు సమాప్తి

35 రోజులుగా జరిగిన కార్మిక పోరాటానికి విజయం

గుంటూరు, ఫిబ్రవరి 27

నేటికి 35 రోజుల నుండి సాగుతున్న గుంటూరు జూట్‌మిల్లు లాకౌట్ నేటితో ముగిసింది. యజమానులు ఈ క్రింది కోర్కెలను అంగీకరించి 800 మంది కార్మికులను తిరిగి పనిలోకి తీసుకోవడానికి అంగీకరించారు. కార్మికులంతా సోమవారం నుండి పనిలో ప్రవేశించుటకు యూనియన్ వుదయం సమావేశమయిన కార్యనిర్వాహకవర్గం నిర్ణయించింది. యూనియన్ కోరినకోర్కెలన్నియూ నెరవేరనప్పటికీ, లాకౌట్ రోజుల జీతం, బోనసు మొదలయిన ముఖ్యమయిన కోర్కెలు యజమానులు అంగీకరించలేదని, ప్రభుత్వం జోక్యం కలిగించుకొని అవి అంగీకరింపబడేలా చేయాలని కార్యనిర్వాహకవర్గం తీర్మానించింది.

కార్మికులను లొంగదీసి సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలని యజమానులు అదిరింపులు, బెదిరింపులు, లంచాలు, పోలీసు నిర్బంధాలు, లాంగ్ కాలీలను తేవడం, చివరకు దౌర్జన్యం కూడా ప్రయోగించారు. కాని కార్మికుల ...

యజమానులు అంగీకరించిన కోర్కెలు

(1) కార్మికులందరికి జీతాలు పెంచడానికి ...

రాష్ట్ర ఫ్యాక్టరీ కార్మిక ప్రతినిధుల సమావేశం

మార్చి 9 వ తేదీన బెజవాడలో

బెజవాడ, మార్చి 2

ఆంధ్రరాష్ట్ర ఫ్యాక్టరీ వర్కర్సు ఆర్గనైజింగ్ కమిటీ క్రింది ప్రకటన చేస్తోంది

వెంటనే ఒక సమీప కోర్కెల ప్రణాళికను మనం ఒకదానిని అన్ని ఫ్యాక్టరీల యజమానులకు మెమోరాండంరీత్యా అందజేసి, ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాం. కొన్ని ప్రాంతాలలో మాత్రమే యీ విధంగా మెమోరాండం అందజేసి, యజమానులు అంగీకరించనిచో సమ్మె పోరాటాలు జరిపి కొంతవరకు విజయం పొందారు.

అయినా నేడు యజమానులు విపరీత లాభాలను గుంజుతున్నారు. ఫ్యాక్టరీలను రేయింబవళ్ళు పనిచేయించి లాభాలను గుంజుతున్నారు. ఇంక మూడు నాలుగు నెలలలో మరలసీజను అయిపోయిందని వంకబెడతారు. కనుక యీలోగానే మనం ఫ్యాక్టరీ కార్మికుల దుస్థితిని తొలగించుటకు పూనుకోవాలి.

ప్రభుత్వం నామమాత్రంగా ఎంక్వయిరీ కమిటీనివేస్తామని ప్రకటించింది. ఈ ఎంక్వయిరీకమిటీ ఎప్పుడువస్తుందో దానికున్న హోదా ఏమిటో ఎవరికి తెలియదు. ఈ కమిటీ ...

డ్రైవరు	రూ75–6 — 150
అయిలు మేస్త్రీలు	75–6 — 150
ఫైర్‌మెన్	60–4 — 120
క్లార్కులు	50–3 — 100
ఆయిల్‌మెన్	45–3 — 90
ముఠా కార్మికులు	45–3 — 90
స్త్రీ కూలీలు	30–2 — 60

ప్రభుత్వ అసమర్థత యజమానుల దుర్మార్గం

కార్మికులనిరుద్యోగం

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 27

ప్రభుత్వం ప్రజాభ్యుదయాన్ని కాంక్షించే ఉత్పత్తిదారు - కొనుగోలుదారుల సహకార సంఘాలను, ప్రజలనుండి ప్రోత్సాహం లభించకుండా దెబ్బతో స్థాపించింది. రైతులు పండించిన ధాన్యాన్ని ఆయా ప్రదేశాలకు సంబంధించిన సహకారసంఘాలకు తప్ప, ఇతర సంస్థలకు అమ్మరాదని హుకుం జారీ చేశారు. అందుచే తమ ధాన్యాన్ని కొనేదాత లేక రైతు, మిల్లులకు ధాన్యం సరఫరా కానందున కూలీల నోట దుమ్ముకొట్టడం జరుగుతోంది.

ప్రతి సంవత్సరం ఈ రోజులలో అన్ని ప్రాంతాలలోనుకూడ పండిన పంట అంతా మార్కెట్‌లోనికి వస్తుందేవి. ఆ కారణం వలన యింతవరకు తిరగని మిల్లులుకూడ ఈ సీజనులో తప్పకుండా తిరిగేవి. కొన్ని వేలమంది కార్మికులకు పని కలిగేది కాని ప్రస్తుతం మిల్లులకు ధాన్యం సప్లయికానందున అదనపు కూలీలయొక్క అవసరమే లేకుండ పోతూంది.

ఇంతేకాక కొన్ని ప్రదేశాలలోని మిల్లు యజమానులు ఈ ప్రభుత్వ సహకార ...

అప్పుడే తాడేపల్లిగూడెం శ్రీరామ వరప్రసాద రైసుమిల్లు యజమాని సుమారు 15 మంది పనివాళ్ళను రైసుమిల్లుకు పని లేదంటూ తొలగిస్తామంటున్నారు.

'ఎటుచూసినా దారిద్ర్యం, ముసురుకొన్న అజ్ఞానం'

నల్లగొండజిల్లా పర్యటనానంతరం శ్రీ హరిసర్వోత్తమరావుగారి అభిప్రాయం

హైదరాబాదు, ఫిబ్రవరి 25

హైదరాబాదు తెలుగుదినపత్రిక 'మీజాన్' ప్రత్యేక విలేఖరి నల్లగొండ జిల్లాలలో సంచారంచేసివచ్చిన బ్రిటిష్ ఆంధ్రమహాసభ అధ్యక్షులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారిని కలుసుకొనగా తమ అభిప్రాయాలను ఈ విధంగా చెప్పారు:

దేశముఖులు, జాగీరుదార్ల దౌర్జన్య ముద్రలు ప్రతి గ్రామములోనూ కరుడుకొని ఉన్నాయి. మధ్యకాలపు జమీందారీ పరిపాలన విధానంవలన ప్రజలు విజ్ఞాన, రాజకీయ, సాంఘిక చైతన్యానికి సుదూరపు ప్రాంతాలలో ఉండవలసివచ్చింది అటు ప్రభుత్వాదరణా, ఇటు ప్రజా నాయకుల బలమూలేనందున ప్రజలలో నిరాశ ప్రబలుతూ ఉంది. "ఎవరొచ్చిమాత్రం ఏంచేస్తారుబాబూ ..."

... వెళ్ళి ఉత్తరంగా సీతాపురం వరకు 200 మైళ్ళు ప్రయాణం చేశాం. ఈ ప్రాంతంలో మూడుచోట్ల తప్ప ఎక్కడాకూడా వచ్చిన ప్రదేశమన్నా మాకంట కనపడలేదు. భూములతో పాటు ప్రజల హృదయాలు, ఆశలు కూడా బీడువారిపోయాయి. హైదరాబాదు వద్ద 12 మైళ్ళవరకు తప్ప, తక్కిన ప్రాంతమంతా దరిద్ర పిశాచి వికటవిహారము. విజ్ఞానం తక్కువ. రాజకీయ చైతన్యం తక్కువ.

గ్రామాల స్థితి

గ్రామాల పరిస్థితిలో అంతగా మార్పు మాకు కనిపించలేదు. వెట్టిచాకిరి ఇంకా ఉంది. గ్రామీణులపై జులుం ఇంకా అంతం కాలేదు. తక్కిన కష్టాలు ఉన్నవి. అన్నీ మాకు తెలియవచ్చాయి. లేవీ వసూలు విషయంలోమాత్రం కొంతవరకు సరియైన యేర్పాట్లు జరిగాయని, ఇదివరకు విచ్చలవిడిగా వుండిన దోపిడీ చాలవరకు ... వ్యవహారంలోకి వచ్చినదని తెలుసుకున్నాం ...

ఎవరు చేసిందేమీలేదు. కమ్యూనిస్టులు కొంత మేలుచేసినారు. వారిప్పుడు లేరు. ఎవరి రక్షణా మాకులేదు." ఇదంతా చూస్తే స్థానికాధికారులూ ప్రజాకార్యకర్తలూ కూడా గ్రామీణుల విషయంలో అంతగా శ్రద్ధ తీసుకొంటున్నట్లు మాకు తోచలేదని చెప్పారు.

రాజకీయ చైతన్యం తక్కువ

ఇక్కడ పాతకాలపు ప్రజాస్వామ్య విధానం వున్నందున రాజకీయాలమందినేరయిలోయ్ ... రమకుంటాను. అదిగాక ఈ జమీందార్లు జాగీరుదార్లు తమ ప్రజలను చదివించి విజ్ఞానవంతులను చేస్తే ఏం కొంపమునుగుతుందో అనే భావంతో ఉన్నట్లు నాకు కనిపించింది. ఇంతకూ ఆ జాగీరుదార్లకన్నా అంతగా రాజకీయాలు తెలిసినట్లు నాకు తోచలేదు.

విసునూరులో దొంగసాక్ష్యాలు

అంతటా దౌర్జన్యంవుంది. పరే విసునూరు దేశముఖుప్రాంతంలో ఏమయినా విశేషం కనిపించిందా అన్న ప్రశ్నకు హరిసర్వోత్తమరావుగారు కొంత సంభ్రమంతో యిలా చెప్పారు.

వినంగా వింతే అనండి. విసునూరు దేశముఖు పాలనలోని సీతారాంపురం ప్రవేశించాం. మేము పరిశీలనకోసం వచ్చినట్లు దేశముఖుకు ముందే తెలిసి ఉంటుంది. ప్రజలను కొందరిని ...

గ్రంథాలయాల అగచాట్లు



రంగాగారికి మరో జేబీ సంస్థ!

ఆంధ్రరాష్ట్రంలో 'మజ్దూర్ సేవా సంఘం' సృష్టి

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులు రంగాగారిచే నియమింపబడి అఖిల భారత హిందూస్థాన్ మజ్దూర్ సేవా సంఘమువారిచే ఆమోదింపబడిన, ఆంధ్రరాష్ట్ర మజ్దూర్ సేవా సంఘము పు సోదర సంఘంగా గుర్తిస్తూ ఆంధ్రదేశంలో ఇక ముందు వ్యవసాయ, పారిశ్రామిక, కార్మిక రంగములందు పనిచేసే కాంగ్రెసువాదు లందరూ ఈబోర్డు యాజమాన్యాన సమావేశం కావలెనని ఆశిస్తూ తీర్మానించారు." (ఫిబ్రవరి 25 ఆంధ్రపత్రిక) ఇది ఆంధ్రరాష్ట్ర ...

... ఏర్పాటు అయ్యాక, రాష్ట్ర కాంగ్రెసుకు బాలిగా చేర్చుకున్నారు. యువజనకాంగ్రెస్సు తన చెప్పుచేతల్లో వుండకపోవడం చూసి, వున్న దానిని గుర్తించకుండా "నిజమైన" యువజన కాంగ్రెసును సృష్టించడానికి సామగ్రి తయారుచేస్తున్నారు.

అవిభాజక ప్రపంచ వంపదేశాల సంస్థ నొకదానిని ప్రచారం చేశారు. సర్. మహారాజా సింగుకు విందుచేసి ఢిల్లీలో అఖిలభారతగ్రామీణ ప్రజామండలిని సృష్టించారు. దానికరువున బ్రిటిష్ సామ్రాజ్య వ్యవసాయ ...

పార్టీకి నా విరాళం

లింగంపేట, ఫిబ్రవరి 26

"కమ్యూనిస్టుపార్టీ 5లక్షల రూపాయలనిధికి కామ్రేడ్ సుందరయ్యగారు యిచ్చిన 'పిలుపు'ను గురించి నా భర్త నాతో వివరంగా చెప్పారు.

నా చిన్నతనంలో మా తలిదండ్రులు చేయించిన 'కాలి కడియాలు' ఈవిప్లవదశలో పార్టీకివిరాళంగా ఇవ్వగలుగుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను.

అంతే కాకుండా ఇకముందుమంది పార్టీయిచ్చే కార్యక్రమంలో శక్తికొలది పాల్గొనడానికి నిర్ణయించుకొన్నా. నేను పంపుతున్న ఈ విరాళమేగాక, యింకా మా పేట స్త్రీలనుంచి నిధి వసూలుచేసి త్వరలోనే పంపుతాను.

— నాగులపల్లి వెంకాయమ్మ.

పేదల పార్టీకి విరాళాలు

నందిగామతాలూకా వీరులపాడులో పిల్లలు, పెద్దలు కలసి ఒకరోజు కందవరకి వచ్చిన 20-0-0లు కమ్యూనిస్టుపార్టీ నిధి కిచ్చారు.

చిలకలూరిపేట వ్యవసాయ కూలీసంఘ అధ్వర్యాన 30 మంది ఒక యకరంనేలలో పుగాకు కోతకోసి వచ్చిన రూ 12-9-0 పార్టీ నిధికిచ్చారు.

రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ బర్ల అప్పారావు తన పెండ్లి సందర్భంలో పదిరూపాయలు పార్టీనిధికి పంపించారు.

విశాఖపట్టణంలో ఒక విద్యార్థి వందరూపాయల విలువగల గడియారం పార్టీనిధికిచ్చారు.

లేఖలు

★

రాజమండ్రి లాంచి యజమానుల దుండగాలు

లాంచీ పనివారి కష్టాలగురించి నేను లోగడ చేసిన ప్రకటన చూచినప్పటినుంచీ, లాంచీ యజమాన్ల కోరాలు మిరియాలు నూరుతున్నారు. ఏదో ఒక మిషపెట్టి పనివ్వారిని తీయుచున్నారు. అంతర్వేదితీర్థంసందర్భంలో, రాత్రింబగళ్ళు పనిచేసినవారికి, అదనపుజీతం యివ్వలేదు.

నేను యీనెల 16 వ తేదీని లాంచిరేవు వద్ద రోడ్డుపైని వుండగా, ఏలూరి సుబ్బారావు అనే యజమాని సందివాడ రామానాయుడు అనే అతనితో నావద్దకువచ్చి బండబూతులుతిట్టాడు, మీదపడి గెంటుతూ, ... విరగదీస్తానంటూ బెదిరించారు ...

ఫిబ్రవరి నెలకు నూలు రాలేదు

పశ్చిమ గోదావరిజిల్లా చేనేత పారిశ్రామికుల ఇక్కట్లు

పాలకొల్లు, ఫిబ్రవరి 28

పశ్చిమ గోదావరిజిల్లా చేనేత పారిశ్రామిక సంఘాధ్యక్షుడు, బాసిన పెద అప్పన్నగారు యీ క్రింది ప్రకటన చేస్తున్నారు :

పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 9 వేల చేనేత మగ్గాలు వున్నవి. ప్రభుత్వం యీ జిల్లాకు నిర్ణయించిన నూలు. యీనెల కూడా పూర్తిగా రాలేదు. ప్రక్కన వున్న కృష్ణా, తూర్పు గోదావరిజిల్లాలలో పూర్తిగా నూలువస్తున్నది. ఈజిల్లాలో 5, 6 రోజులకు సరిపడే నూలు మాత్రమే రావడంవల్ల పారిశ్రామికులు నానాయిబ్బందులు పడుచున్నారు. "మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు" ఆ కొద్ది నూలుకూడా ఫిబ్రవరి ...

తూర్పు గోదావరి జిల్లా చేనేత సంఘం

కార్యవర్గ తీర్మానాలు

పోలీస్ ఇన్‌స్పెక్టర్ల ఘోర దౌర్జన్యం

నరసరావుపేట ఫిబ్రవరి 27

నరసరావుపేట తాలూకా రైతుసంఘకార్యదర్శి శ్రీ గిరిజాల సత్యనారాయణ యిలా వ్రాస్తున్నారు.

చిలకలూరిపేటలో 25-2-47సాయంత్రం 8-30 గంటలకు సాతులూరి కమల అనే స్త్రీని చిలకలూరిపేట పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టరు, నరసరావుపేట సర్కిలు యిన్‌స్పెక్టరు పోలీసుస్టేషనులో దుర్భాషలాడి మర్మ అవయవములమీద తన్నినందున నెత్తురుకారి స్పృహతప్పి పడిపోయినది. వెంటనే గ్రామ ప్రజలు యీ అన్యాయమును గర్హించుచూ పోలీసుస్టేషను దగ్గర చేరినారు. ది 26-2-47 ఉదయం నరసరావుపేట పోలీసు డిప్యూటీ సూపర్నెంటు, ప్రభుత్వడాక్టర్లు, సబ్‌మేజస్ట్రీటు చిలకలూరిపేటకువెళ్ళి కమలను తీసుకవచ్చి నరసరావుపేట ఆస్పత్రిలో చేర్చినారు. ఆమె తల్లి, చెల్లెలు 4 నెలల గర్భముతో యున్న ది 26-2-47 మధ్యాహ్నం పిండం బయట పడినదని చెప్పుచున్నారు. ది 26-2-47 రాత్రి పోలీసుయిన్స్పెక్టర్లు యిద్దరూడాక్టరుతో మంతనములాడి రాజీ పడమని అనే బంధువుల నిర్బంధపెట్టుచూ, మరొవైపు ప్రజలపై తప్పుడు కేసులు పెట్టుటకు రికార్డు సృష్టించుచున్నట్టుగా తెలియుచున్నది. గదివద్దకు ఇతరులు వెళ్ళకుండా పోలీసుకావలా పెట్టారు. పైఅధికారులు వెంటనే కల్పించుకొని ఈ దురంతమును విచారించాలి:

గ్రామ ఆహారకమిటీలో అక్రమాలు

మాచేట, ఫిబ్రవరి 27

మాచేటి గ్రామ ఆహారకమిటీ ప్రెసిడెంటు ప్రజలనుండి రేషను గుడ్డలకు కిరోసిన్ కార్డులకు ఖరీదుకు మించి అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. గ॥ 15 రెండుఅణాలు వసూలు చేయుడం ఈ ప్రెసిడెంటుకు మామూలయింది, ఇంకా గ్రామంలో కోటా గుడ్డ వస్తుందని ముందుగానే పైకము తీసుకుని తరువాత లేదు పొమ్మంటున్నాడు. పోని పైం ...

సహకార సంఘమే కమిషన్ వసూలు చేస్తుంది

విజ్ఞాన విధ్వంసన

పశు, వ్యవసాయ పారిశ్రామిక యస్. పి. సి. ఏ. ప్రదర్శనములు

బెజవాడలో, మార్చి 7, 8, 9

కృష్ణానదిలో నీరు

సవరణ

బానిసవిద్యకుస్వస్తిచెప్పాలి డిటెన్షను రద్దుకావాలి

నెల్లూరుజిల్లా విద్యార్థిమహాసభలో ...

అల్లూరు, ఫిబ్రవరి 25

"డిటెన్షన్ విధానాన్ని తుదిచిపెట్టాలి. బానిస విద్యావిధానానికి స్వస్తి చెప్పాలి. స్వతంత్ర జాతీయ విద్యావిధానం ప్రవేశపెట్టాలి" అనే నినాదాలతో అల్లూరు బజార్లు ప్రతిధ్వనించాయి. ఎక్కడచూచినా "స్వాతంత్ర్యం, శాంతి, అభ్యుదయం" జండాలు రెపరెపలాడాయి. జిల్లాలోని వివిధ కాలేజీ, హైస్కూళ్ళ నుండి వచ్చిన 600 మంది విద్యార్థులు పూరేగింపుతో అల్లూరు బజార్లన్నీ కిటకిటలాడేయి.

7 వ నెల్లూరుజిల్లా విద్యార్థి మహాసభకు 40 మంది డెలిగేట్లు 60 మంది ప్రేక్షకుల ప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు, 5 గురు విద్యార్థులతో కూడిన అధ్యక్షవర్గం సమావేశాలకు వరుసగా అధ్యక్షత ...

... నాశనం చేస్తున్నదని, ... కూలీ, విద్యార్థి వుద్యమాలు ... యని, అరెస్టు ... వెంటనే విడుదల చేయవలెనని ... కోరారు.

రాత్రికి ఉప్పుగుండూరు వారిచే "స్వతంత్ర పోరాటం" నాటిక, బుర్రకథ, చెంచు, ... దీపనాటికలు ప్రదర్శింపబడ్డాయి.

కృష్ణాజిల్లా ... యువజనమహాసభ

చినవోగిరాలలో ...

మార్చి 17, 18, 19 ...

సభలూ-సమావేశాలు

ఆఫీసు మార్పు

జోహారు

సూర్యాపేట విద్యార్థుల అఖండ విజయం

హెడ్మాష్టరు దుండగాల ఆటకట్టు

హిందూ-ముస్లిం విద్యార్థుల ఐక్యపోరాట ఫలితం

(మా విలేఖరి)

సూర్యాపేట, మార్చి 1

సూర్యాపేట హైస్కూలు విద్యార్థులు ఫిబ్రవరి 16 నుండి 18 తేదీవరకు సమ్మె చేసి అఖండవిజయం పొందినారు. హిందూ-ముస్లిం విద్యార్థుల ఐక్యతముందు అధికారులు లొంగిరాక తప్పిందికాదు. ఇప్పటి సమ్మెకు పూర్వ వృత్తాంతం కొంత తెలుసుకోడం అవసరం.

కరీంనగర్ హైస్కూలునుండి కొంతకాలం క్రింది విద్యార్థులను తొలగించినందుకు సూర్యాపేట విద్యార్థులు సానుభూతి సమ్మె చేశారు. హెడ్మాష్టర్ పోలీసులచే విద్యార్థులపై లాఠీచార్జీ చేయించాడు. ఈ దుండగాన్ని నిరసిస్తూ సూర్యాపేటవిద్యార్థులు, కార్మికులు సమ్మెచేశారు. రిజర్వు పోలీసులు [illegible] వారిపై అత్యాచారాలు సాగించారు. కార్మికులను పనినుండి తొలగించారు. పట్టణ ప్రజా నాయకులను కొంతమందిని అరెష్టు చేశారు. సూర్యాపేట హైస్కూలు విద్యార్థులను వదముగ్గురిని స్కూలునుండి తొలగించారు.

గుండాయి-త్రాగుబోతు వాదగాడు అయిన హెడ్మాష్టరు

ఇంతేగాక హెడ్మాష్టరు పట్టి అవినీతిపరుడు. విద్యార్థులపై నిర్బంధ చర్యలు తీసుకోవడమే గాక వారినుండి లంచాలు కాజేయటం వగైరాలు. పంతుళ్ళపైన, చప్రాసీల (ప్యూన్స్)పైన అధికారాలు చలాయించడం, వెట్టి చేయించుకోడం మామూలు. వీరికి తోడు "వద్దఃజాలు" కూడా వున్నాయి. జూదం (జావ్వా) ఆడతారు. గంజాయి తాగుతాడు. అజమాయిషీ పేరట విద్యార్థుల స్నేహితుల్ని, పంతుళ్ళ ఇండ్లకు రాత్రిళ్లు వెళ్ళడం అవశ్యమైన వషులు చేయడం, ఫీజులచే చిన్నాళ్లు [illegible] రావడం ఆయన నిత్యకృత్యం.

ఈ అవమాన పరిస్థితులనుండి బయటపడదలచి విద్యార్థులు సమ్మె చేయదలిచారు. ఈ క్రింది కోర్కెలు నెరవేర్పనిచో ఫిబ్రవరి 15 నుండి సమ్మెచేస్తామని నోటీసిచ్చి, ఫిబ్రవరి 16 వ తేదీనుండి సమ్మె ప్రారంభించారు.

విద్యార్థుల కోర్కెలు

విద్యార్థుల కోర్కెలివి: (1) హెడ్మాష్టరును అవదనినుండి తొలగించాలి. అయన చేసిన దుండగాలను విచారించాలి. (2) ఇదివరకు సమ్మెలో తొలగించబడిన విద్యార్థులను స్కూలులో చేర్చుకోవాలి. (3) విద్యార్థులచే నడుపబడే హాస్టల్‌పై నిర్బంధాలు తొలగించాలి. (4) విద్యార్థి యూనియన్‌ను గుర్తించాలి. (5) సమ్మె సందర్భంలో అరెష్టు చేయబడిన ప్రజానాయకులను విడుదల చేయాలి. (6) విద్యార్థి హాస్టల్ నాయకుడైన దేశ్మదికీ, అనంతరామారావ్ గారలను విడుదలచేయాలి. (7) విద్యార్థులపైనున్న నిర్బంధ శాసనాలు తొలగించాలి (8) విద్యార్థులకు అవసరమైన సరోజిని మెడల్సైన అవసరవస్తువులు ఇప్పించాలి.

ఫిబ్రవరి 16 నుండి 18 వరకు సమ్మె దిగ్విజయంగా సాగింది. కాంగ్రెస్, కమ్యూనిష్టు, లీగ్ విద్యార్థులందరూ, హిందూ-ముస్లిం తేడాలు పాటించక, సమ్మె కమిటీని ఎన్నుకొని సమ్మెను జయప్రదంచేశారు.

సమ్మెభగ్నం చేయడానికి అధికారుల కుట్ర

పోలీసు అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు సమ్మెను భగ్నంచేయాలని ప్రయత్నించారు. రౌడీలకు కల్లు తాగించి విద్యార్థులపైకి పంపారు. తహసీల్ [illegible] [illegible] లాఠీ [illegible] విద్యార్థులను కొట్టారు. [illegible] విద్యార్థుల అడుగు [illegible] [illegible], అతడు సబ్ యిన్‌స్పెక్టర్‌తో మొత్తంకొనగా 10 మంది పోలీసులతో అతడు వచ్చి విద్యార్థులను బెదరించాడు.

విద్యార్థినాయకులలో ఒక ముస్లింయువకుడున్నాడు. అయన పేరు ముర్తజా అలీబేగ్. ఆయన తండ్రి ప్రభుత్వోద్యోగి. తండ్రి సమ్మెలో పాల్గొనవద్దని ఆయనపై ఎన్నో విధాల ఒత్తిడి తెచ్చాడు. కాని అలీబేగ్ వినలేదు. తుదకు ఇంటికి వెళ్ళడంకూడా మాని వేశాడు. సూర్యాపేట పోలీసు యిన్‌స్పెక్టర్ అలీబేగ్‌ను తన యింటికి తీసుకుపోయి "నీవు ముస్లిం విద్యార్థివి. నీవు ముస్లిం ప్రభుత్వాన్ని ఎదుర్కోడం పనికిరాదు" అని మత ద్వేషం పెట్టజూచాడు. అదీ లాభంలేకపోతే 2 గం॥ లు నిర్బంధించి వదలివేశాడు.

స్థానిక కాంగ్రెసువాదుల ధోరణి

స్థానిక కాంగ్రెసు వాదులైన ఓరుగంటి వెంకన్న, అర్యవైశ్య విద్యార్థులను హాస్టలు విద్యార్థులను సమ్మెనుంచి విరమింపజేయడానికి ప్రయత్నించాడు. డాక్టర్ శర్మ కూడ సమ్మెలో పాల్గొంటే సర్కార్‌హాస్టలు విద్యార్థులను హాస్టలునుండి వెళ్ళగొడతానని బెదరించాడు. [illegible] నాగభద్రంగారనే మరొక కాంగ్రెసువాది కూడా సమ్మె విచ్ఛిన్నము చేయడానికి ప్రయత్నించాడు. కాని వీరి ఆటలు సాగలేదు.

ప్రతిరోజూ స్కూలువద్ద పికెటింగు శాంతంగా జరిగింది. సాయంత్రం 400 మంది విద్యార్థులు "హిందూ-ముస్లిములు ఏకంగావాలి; హెడ్మాష్టర్ దురంతాలు నశించాలి" అనే నినాదాంతో ఊరేగేవారు. విద్యార్థులెవరూ స్కూలు కురాకపోవడంజూచి హెడ్మాష్టరు స్కూలు మూసివేశాడు.

పై అధికారి రాక-విద్యార్థుల విజయం

వాల్గురోజుల సమ్మె జయప్రదంగా జరిగాక 19 వ తేదీన విద్యాశాఖ సదరు మొహతెమీం సూర్యాపేటవచ్చాడు. హెడ్మాష్టర్ లంచగొండితనాన్ని, దుండగాలను విచారించాడు. విద్యార్థులనుండి హెడ్మాష్టరు కాజేసినవాటికి డబ్బు ఇప్పించుతాననీ, స్కూలునుండి తొలగించిన విద్యార్థులను మళ్ళా చేర్చుకొంటామనీ, విద్యార్థి యూనియన్‌ను గుర్తించుతామనీ, హెడ్మాష్టరును మూసం దినాలలో తొలగించుటకు పై అధికారులకు రికమెండ్ చేస్తాననీ, విద్యార్థినాయకులకు అభయమిచ్చారు. తర్వాతతొలగింపబడ్డ విద్యార్థులను పాఠశాలలో చేర్చుకొన్నారు.

రౌడీల క్షమార్పణ

విద్యార్థులు సమ్మెలో విజయం పొందారు. 20 వ తేదీనుండి పాఠశాలలోనికి వెళ్ళారు.

విద్యార్థుల ఈ విజయంజూచి ఇదివరలో విద్యార్థులను కొట్టిన రౌడీ విద్యార్థులవద్దకు వచ్చి క్షమాపణకోరారు. సమ్మెదినాలలో ఒక విద్యార్థిని బూటుకాలుతో తన్నినమరొక ఉద్యోగికూడా వచ్చి తప్పు క్షమించుమని ప్రతిమాలాడు. హిందూ-ముస్లిం విద్యార్థుల ఐక్యపోరాటం అన్ని అవరోధాలను దాటి దిగ్విజయం పొందింది.

నైజాం రైల్వే కార్మికుల సమ్మె

హైదరాబాద్, మార్చి 1

లాలగుడలో నైజాంస్టేట్ రైల్వే షాపులోని 8 వేలమంది కార్మికులు నేడు సమ్మె ప్రారంభించారు. కార్మికులకు యిచ్చే రేషను పప్పులు తగ్గించివేసినందుకై ఈ సమ్మె ప్రారంభమైంది.

ఈవిషయం రైల్వే అధికారులతో సంప్రదించి పరిష్కరిస్తామని స్థానికాధికారులు హామీ యివ్వడంచేత సమ్మె ప్రారంభమైన 6 గంటలకు ముగించబడింది.

బెంగాల్ విభజన కూడదు

గాంధీజీ ప్రకటన

బీహారు పర్యటనకు ప్రయాణం

చాంద్‌పూర్, ఫిబ్రవరి 2

గాంధీజీ ఈ రోజు సాయంత్రం చాంద్‌పూర్ చేరారు. ఇక్కడినుండి నోదేపూరు గుండా వీరు బీహారు పర్యటనకు ఈ రాత్రి బయలుదేరుతున్నారు.

సయ్యద్ మహమ్మద్ (బీహారు మంత్రి) అక్కడి పరిస్థితులు బయటికి కనబడేటంత హాయిగాలేవని, ప్రావిసందువల్ల బీహారుకు గాంధీజీ వెళుతున్నారు. తిరిగి నౌఖలీకి వస్తానని గాంధీజీ అన్నారు.

మార్చి 1 వ తేదీ హైమచార్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ బెంగాలును హిందూ, ముస్లిం ప్రాంతాలుగావిడగొట్టడం బలవంతం మీదజరుగరాదనిగాంధీజీఅన్నారు. "బెంగాలు విభజనకు వ్యతిరేకంగా పూర్వం తీవ్రంగా పోరాడింది. నేడుకూడ బలవంతంగా విభజన జరగరాదు, అందుకు నేను వ్యతిరేకిని. అలాగే బలవంతంగా ఐక్యతారతం ఏర్పరిచా లన్నా నేను ఒప్పుకోను"

ఇంకా ఇలా అన్నారు:

"బెంగాలులో రెండు పాలనాసంస్థలను ఏర్పరచడం జనాభా పంపకంలాగే. అచరణ యోగ్యం కానిది. ఇందువల్ల పామరత్వం నాశనమవుతుంది. రెండుమతాల నాయకులు మైత్రితో విభేదాలు తొలగొట్టుకోవాలి మిగత మార్గాలన్నీ ఏకపర్యాలకు దారితీసి. మూడోవానికి పట్టం కట్టబెడతాయి."

చాంద్‌పూర్‌నుండి ఈరాత్రి గాంధీజీ స్టీమరులో బయలుదేరారు.

పాలస్తీనాలో మార్షల్లా

దౌర్జన్యాలను అరికట్టడానికంటూ బ్రిటిష్ మిలిటరీ తీవ్రచర్యలు

జెరూసలం, మార్చి 2

పాలస్తీనాలోని యూదు దౌర్జన్యవాదులు బ్రిటిష్ అధికారులపై నిన్న మరొక పెద్ద దెబ్బతీశారు.

జెరూసలంలోని బ్రిటిష్‌మిలిటరీ ఉన్నతోద్యోగుల నివాసస్థానమయిన 'అఫీసర్సు క్లబ్బు'ను ప్రేలగొట్టారు. మొత్తం 19 మంది చనిపోయారనీ, 28 మంది గాయపడ్డారనీ ఇంతవరకు తేలింది. చనిపోయిన వారిలో 5 గురు పైనికోద్యోగులు.

మరొకచోట ఒకబ్రిటిష్ మిలిటరీ కారును ప్రేలగొట్టి ముగ్గురు సైనికులను చంపారు. వెంటనే బ్రిటిష్ సైనికులు ఆ ప్రదేశం చుట్టూ కావలా నిలిచారు.

హైఫాహార్బరులో దౌర్జన్యకాండ

ఇంచుమించు అదే సమయంలో కొంతమంది యూదు దౌర్జన్యవాదులు హైఫా హార్బరులోని మూనె నిల్వలయి స్థలాలను నాభుగింటిని ప్రేలగొట్టారు. అక్కడి మూనె నిలవలు తగులబడిపోతున్నాయి.

మార్షల్లా

యూదు దౌర్జన్యవాదులను పూర్తిగా అరికట్టడానికంటూ బ్రిటిష్ అధికారులు, యూదులెక్కువగా నివసించే మియాషారిమ్ జిల్లాలోనూ, యూదు పట్టణమైన టెల్‌అవీవ్‌లోను దాని నమీ[illegible] ఉన్న పీటా [illegible] గాన్ గ్రామాలలోనూ, మరొక గ్రా[illegible] చట్టరీత్యా మార్షల్లాను అమలు[illegible] టెల్ అవీవ్‌లో కర్ఫ్యూ ఉత్త[illegible] అమలుజరిపారు. మొత్తం పాల[illegible] ఉన్న 6½ లక్షల మంది యూదుల్లో [illegible] 80 వేలమంది ఈ ప్రదేశాల్లో నివసి[illegible] నిన్నటి ఘటనలకు కారణులు [illegible] లోనే ఉన్నారని అధికారులు [illegible] మార్షల్లా ఉన్నంతకాలం వీరందరికీ [illegible] పరిపాలనలో ఉండే పోశకార్యాలయ[illegible] ఉండా పోతాయి. ప్రభుత్వ కార్యాలయ[illegible] కోర్టులు మూసివేయబడతాయి. మిలిటరీ [illegible] కారులు అవసరమనుకుంటే [illegible] కూడా మూసివేస్తారు. టెలిఫోన్, [illegible] పోశకార్యాలు ఆపివేస్తారు. దౌర్జన్య [illegible] అంతమయ్యేవరకు ఈ కట్టుదిట్టాలు [illegible] బ్రిటిషు సేనాధిపతి జనరల్ గేల్ [illegible] టించారు.

ప్రభుత్వ ప్రకటన

"దౌర్జన్యవాదులను అరికట్ట[illegible] పూర్తిగా తోడ్పడమని అని యూదు జాతీయ సంస్థను కోరుతూ, వెలరోజులు [illegible] విద్యాము. యూదు జాతీయసంస్థ సహకా[illegible] చేయ నిరాకరించింది." అని పాలస్తీనా ప్రభుత్వము ప్రకటించింది. "ఇప్పుడు మార్షల్లా అమలు జరపవలసివచ్చుట ఈ సహాయ[illegible] కరతే కారణం. ఈ నెలరోజుల్లో 16 దుండగాలు జరిగాయి. 20 మంది చనిపోయారు; 31 మంది గాయపడ్డారు. (విన్నవిధానా)"

యూదు జాతీయసంస్థ, యూదు నేషనల్ కౌన్సిలు నాయకులు ఈవేళ సంయుక్తసమావేశం జరిపారు. నిన్నటి ఘటనలో జరిగిన ప్రాణనష్టానికెంతో విచారం తెలియజేశారు. తాము సహకారం చేయకపోవడంవల్లనే ఈ పరిస్థితులేర్పడ్డాయని బ్రిటిష్‌అధికారులుచేసిన ప్రకటనను ఖండించారు. "కొద్దిమంది దుండగీడులు చేసిన చర్యలకు జాతియావత్తూ [illegible] యూదు ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడం బాగుతేదన్నారు. "దౌర్జన్యాల పరికట్టడానికి యూదు ప్రజలు తప్పకుండా కృషి చేస్తారు. మరొకసారి హామీ చెబుతున్నామ"న్నారు.

బ్రిటిష్ వలస విధానం జాతికే కళంకం

కమ్యూనిస్టు మహాసభలో ఖండన పరంపర

లండన్, మార్చి 2

బ్రిటిష్ సామ్రాజ్యదేశాల కమ్యూనిస్టు మహాసభలో దక్షిణాఫ్రికా ప్రతినిధివర్గ నాయకుడు డాపియల్ డుప్లెస్సిస్ ఈవేళ మాట్లాడుతూ ఇలా అన్నాడు:

"లోగడ మిత్రరాజ్యసమితి మహాసభలో నైరుతి ఆఫ్రికా సమస్య చర్చకువచ్చినపుడు అక్కడి తెల్లవాళ్ళూ, తదితరులుకూడా దక్షిణాఫ్రికాలో చేరిపోవాలని కోరుతున్నట్లు స్మట్సు వాదించాడు. నైరుతి ఆఫ్రికాను ఎలాగయినా కబళించాలనే దురాక్రమణ వాంఛతో స్మట్సు ఈ పచ్చి అబద్ధాన్ని సృష్టించాడు.

"దక్షిణాఫ్రికాలోని అభివృద్ధికాముకులందరూ కూడా ఈ దురాక్రమణ వాంఛను ఖండిస్తున్నారు. తన దేశంలోని యూరపియనేతరులను స్మట్సు ప్రభుత్వం హింసిస్తున్న పద్ధతిని చూస్తే, మరొకదేశాన్ని పాలించే అర్హత దీనికేమాత్రం లేదని ఋజువవుతుంది"

అతఇంకా ఇలా అన్నాడు.

"రాస్య విముక్తికోసం, ప్రజాస్వామ్యం కోసం వలసదేశాల ప్రజలందరూ తీవ్ర పోరాటం సాగిస్తున్నారు. కాని, ప్రతి రంగంలోను ఈ స్వాతంత్ర్యపోరాటాన్ని అణగద్రొక్కడానికి బ్రిటిష్ సేనలను ఉపయోగిస్తున్నారు. దీనితో, రాజకీయ విజ్ఞానంలేని ప్రజల్లో ఇంగ్లీసు ప్రజలందరిమీద ద్వేషభావం పెరుగుతూంది.

"బ్రిటన్‌లో ఉన్నది లేబరుప్రభుత్వమే అయినా స్మట్సు ప్రభుత్వం దక్షిణాఫ్రికా కార్మికోద్యమంపై దెబ్బ తీస్తూంటే నోరు మెదపలేదు. (ఇటీవల దక్షిణాఫ్రికా గని కార్మికులు సమ్మెచేస్తే, కార్మికనాయకుల మీదా, కమ్యూనిస్టు నాయకులమీదా స్మట్సు ప్రభుత్వం రాజద్రోహంలాంటి తప్పుడు కేసులు బనాయించింది.) బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో కీలుబొమ్మఅయిన ఈ స్మట్సు ప్రభుత్వమూ, వలసదేశాలలోనొద్యోగులు నిర్భయంగా ఈదాడులు సాగించవచ్చునంటూన్నాయ్. జాతీయ దురహంకారంతో కూడిన బ్రిటిష్ పోషిస్తు ప్రభుత్వ అనుమతితోనే అది జరిగించుందనడానికి సందేహంలేదు."

గుత్తవ్యాపారుల పెత్తనం

పడమటి ఆఫ్రికా ప్రతినిధి డెస్మాండు బకల్ కూడా ఈవేళ మాట్లాడాడు. వలసదేశాలపట్ల పార్లమెంటు లేబరు సభ్యులు కొందరు చూపుతున్న శ్రద్ధ లేబరుపార్టీకి, వలస ప్రజలకు తోడ్పడగల సంస్థ అనే ప్రతిష్ఠ తెచ్చిపెట్టిందన్నారు. "కాని, వలస ప్రజల అభివృద్ధికి ఆచరణయోగ్యమైనప్లాను లేన్ని తయారవుతూన్నా, వలసదేశ ప్రజలకు కలుగుతున్న మేలు మాత్రం ఇంతవరకు శూన్యం" అని అన్నాడు. "గుత్తవ్యాపారుల పెత్తనానికి ఏలాంటిఆటంకంలేకుండా చేశారు. పైగా వలసదేశ పునర్నిర్మాణ కార్యక్రమంలో వీరికి ప్రధానపాత్రను అప్పగించారు. ఈ సామ్రాజ్యవాద పీడనమండి విముక్తికోసం పోరాడుతూన్న వలసప్రజలకు బ్రిటిష్ కార్మికోద్యమం అన్నివిధాలా తోడ్పడాలి" అని విజ్ఞప్తి చేశాడు.

మలయా ప్రభుత్వంపై ఖండన

మలయా ప్రభుత్వాన్ని ఖండిస్తూ మహాసభ నిన్న నొక తీర్మానంచేసింది. లోగడ జపాను పాసిస్టులను ప్రతిఘటించి గెరిల్లా పోరాటం సాగించిన స్వాతంత్ర్యయోధులను మలయాలోని బ్రిటిష్‌అధికారులు దారుణంగా హింసిస్తున్నారు. ఇది చాలా అవమానకరమని పై తీర్మానం ఖండించింది. 'అఖిల మలయా ట్రేడ్‌యూనియన్ ఫెడరేషన్'ను గుర్తించ నిరాకరించినందుకుకూడా ఈ తీర్మానం మలయా ప్రభుత్వాన్ని ఖండించింది. ప్రజాతంత్ర పద్ధతులపై ఎన్నుకోబడిన శాసనసభను ఏర్పరచి మలయాకు కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలని కోరింది.

(మొదటి పేజీ తరువాయి)

'కమ్యూనిస్టు ప్రమాదం' పోలేదు

చర్చలకు సమాధానం ఇస్తూ ప్రధాని ఇలా చెప్పారు:

"కమ్యూనిస్టుపార్టీ ప్రధాన నాయకులు అదృశ్యం కావడంచేత ప్రస్తుతం కొంత శాంతి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాని, వారిని పోలీసు లింతవరకు పట్టుకోలేకపోయారు. అందుచేత ప్రమాదం పోలేదు. బిల్లును సెలెక్టు కమిటీకి పంపాలి."

ఈ విషయంలో 'తొందరపడడం మంచిదగా లేదని' పోకర్ అత్యంతగర్వం చెప్పాడు.

ఒక తేదీలోపున బిల్లు రెండు శాసనసభలలోనూ ప్యాసుకావాలి. గనుక అత్యంతకరం చెప్పవద్దని ప్రధాని కోరారు.

ఈ క్రింది సభ్యులు గల సెలెక్టు కమిటీకి బిల్లును పెట్టాలనే తీర్మానం అంగీకరింపబడింది.

ప్రధాని ప్రకాశం (అధ్యక్షుడు), పకీరు పర్టుటాన్ (యూరపియన్), ఖాన్‌సాహెబ్, పోకర్‌సాహెబ్ (లీగ్), కె. భాష్యం, టి. విశ్వనాధం, బి. మల్లికార్జునరావు, వి. బి. మునిస్వామిపిళ్ళె, ఎ. వేదరత్నం పిళ్ళె, పి. గోవిందమీనన్, బి. వెంకటాచలం పిళ్ళె, ఎస్. ఎమ్. ఆర్. సుబ్బరాయన్, కళా వెంకటరావు, పి. వెంకటేశ్వర్లు (కమ్యూనిస్టు).

సవరణ

మార్చి 3 వ తేదీ "ప్రజాశక్తి" పత్రిక 4 వ పేజీలోనిశ్రీవదాని బడ్జెట్ ప్రసంగంలో హార్బర్‌కళాశాల భవన నిర్మాణానికి 75 వేలు గ్రాంటు ఇవ్వదలచినట్టు బదులు 75 లక్షలని పొరపాటున పడింది. సవరణ చేసుకో ప్రార్థన.

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE